మన బడి.. బాగుపడేదెన్నడో?


కేటీదొడ్డి మండలం కొండపురం పాఠశాలలో కొనసాగుతున్న పనులు

- చాలా పాఠశాలల్లో పూర్తి కాని 'మన ఊరు – మన బడి' పనులు
- విద్యార్థులకు తప్పని తిప్పలు
- 5.61లక్షల పుస్తకాలకు 4లక్షలు చేరిన వైనం
- జిల్లాలో మొత్తం 67,102 మంది విద్యార్థులు
- నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం


జల్లాపురంలో కొనసాగుతున్న పైకప్పు పనులు

మానవపాడు మండలం జల్లాపురం జెడ్పీ చైర్‌పర్సన్ సరిత సొంత గ్రామం. ఇక్కడున్న ప్రాథమికోన్నత పాఠశాలలో 165 మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. రూ.26 లక్షల వ్యయంతో నామినేషన్ పద్ధతిలో మన ఊరు – మన బడి పనులు చేపట్టారు. రెండు తరగతి గదుల పై కప్పులు పూర్తిగా తొలగించారు. ఇప్పటికీ పనులు పూర్తికాలేదు. వీటితో పాటు మూత్రశాలలు, తాగునీరు, ఫ్లోరింగ్, విద్యుత్తు, వంటగది తదితర పనులు చివరి దశలో ఉన్నాయి.


అసంపూర్తిగా ధరూర్ మండలం బూరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల

ధరూర్ మండలం బూరెడ్డిపల్లి ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి సొంత గ్రామం. ఇక్కడున్న ప్రాథమికోన్నత పాఠశాల ఉన్న మూడు తరగతి గదులను పూర్తిగా కూల్చివేశారు. రూ. 30 లక్షల వ్యయంతో నాలుగు తరగతి గదుల నిర్మాణ పనులను చేపట్టారు. ఏడాది కిందట పనులు ప్రారంభించినా ఇప్పటి వరకు కేవలం సగం వరకే జరిగాయి. విద్యార్థులకు ప్రత్యామ్నాయంగా గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని కేటాయించి తరగతులను కొనసాగిస్తున్నారు.

గద్వాల: 'మన ఊరు – మన బడి.. కింద తొలి విడతలో చేపట్టిన పనులను పాఠశాలలు ప్రారంభించేలోగా పూర్తి చేయాలి. మరమ్మతులు, ఇతరత్రా పనులను జూన్ 12 నాటికి ముగించాలి.' అని మంత్రులు, అధికారులు పదేపదే ఇచ్చిన ఆదేశాలు ఆచరణ సాధ్యంకాలేదు. మన ఊరు –మన బడి పథకం కింద మొదటి విడతలో ఎంపిక చేసిన పాఠశాలలో చేపట్టిన పనులు ఇంకా పూర్తి కాలేదు. నిధులు లేక పోవడం.. పనుల నిర్వహణలో జాప్యం వల్ల మరమ్మతులు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు పది శాతం పాఠశాలల్లో కూడా ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదు. మొత్తం 161 పాఠశాలలు మొదటి విడతగా ఎంపికయ్యాయి. రూ.30 లక్షలలోపు పనులు ఉన్న పాఠశాలలో సర్పంచులు, ఎస్ఎంసీ చైర్మన్లు పనులు చేస్తున్నారు. ఈ విధంగా నామినేషన్ పద్ధతిలో సుమారు 63 పాఠశాలలో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. రూ.30 లక్షలకు పైగా ప్రతిపాదనలున్న పాఠశాలల పనులు వివిధ టెండర్ల దశలో ఉన్నాయి. ఇలా మండలానికి ఒకటి రెండు చోట్ల పనులు ప్రారంభమయ్యాయి. సగానికి పైగా పాఠశాలలో అసలు పనులే ప్రారంభం కాలేదు. జిల్లాలోని ముఖ్య ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామాలలో సైతం పనులు నత్తనడకన సాగుతుండటం విశేషం.

వేధిస్తున్న సమస్యలు..

సోమవారం నుంచి పాఠశాలల ప్రారంభమవుతున్నాయి. తరగతుల నిర్వహణతోనే పనులు కొనసాగించాలంటే ఇబ్బందే. అదనపు గదులు నిర్మించాల్సిన పాఠశాలలో నత్తనడకన పనులు కొనసాగుతున్నాయి. అరకొర వసతుల మధ్యనే విద్యార్థులు పాఠాలు వినక తప్పదు. అలాగే, జిల్లాలోని అనేక పాఠశాలలో సమస్యలు తిష్ట వేశాయి. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై యంత్రాంగం చెప్పిన మాటలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మూత్రశాలలు, మరుగుదొడ్ల సౌకర్యం లేదు. మరికొన్ని పాఠశాలలో తాగునీటి కొరత విద్యార్థులను వేధిస్తుంది. చాలీచాలని ఇరుకు గదులలో వంటలు చేయలేక ఆరుబయట మధ్యాహ్న భోజనాలు తయారు చేయాల్సిన దుస్థితి నెలకొంది. దీనికితోడు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. జిల్లాలో సుమారు 2,400 పైగా పోస్టులుంటే 2064 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. చాలా పాఠశాలలో ఖాళీలున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి కనీసం విద్యా వలంటీర్లను నియమించి నాణ్యమైన విద్యనందించాలి. లేదంటే విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేసినా ప్రయోజనం ఉండదు.

పుస్తకాల పంపిణీ ఎప్పుడో..

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు 5.61 లక్షల పుస్తకాలు అవసరమని అధికారులు ప్రతిపాదించారు. ఈ సారి ఇంగ్లిష్ మీడియం నేపథ్యంలో ద్విబాషా పుస్తకాల ముద్రణ చేపట్టారు. ఫలితంగా జాప్యం నెలకొందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పలు విడతలుగా సుమారు 4లక్షల పాఠ్య పుస్తకాలు జిల్లాకు వచ్చాయి. వీటితో పాటు నోటు పుస్తకాలు కూడా పంపిణీ చేయడానికి చర్యలు చేపట్టారు. పూర్తి స్థాయిలో వచ్చే వరకు మరో నెల రోజులు పట్టే అవకాశం లేకపోలేదు. వీటితో పాటు విద్యార్థులకు యూనిఫాం దుస్తుల పంపిణీ కూడా చేయలేదు. ఈసారైనా యూనిఫాం పంపిణీ చేస్తారో లేదో తెలియని పరిస్థితి ఉంది.

త్వరలో పనులు పూర్తి చేస్తాం



జిల్లాలోని ప్రతి పాఠశాలలో మెరుగైన వసతులున్నాయి. చిన్న చిన్న సమస్యలున్నప్పటికి ఇబ్బంది లేదు. కొనసాగుతున్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చూస్తాం. ఇప్పటికే చాలా వరకు పాఠ్య పుస్తకాలు వచ్చాయి. ఈ నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో అందిస్తాం. ఈ ఏడాది విద్యార్థులకు మంచి వాతావరణంలో బోధన అందించనున్నాం.

– మహ్మద్ సిరాజుద్దీన్, డీఈఓ

పాఠశాలల్లో గుర్తించిన సమస్యలివి..	
శిథిల భవనాలు	33
చిన్నపాటి మరమ్మతులు	156
మేజర్‌వి	110
మూత్రశాలలు లేనివి	86
మరుగుదొడ్లు లేనివి	303
ప్రహరీలు అవసరం	185
విద్యుత్ సౌకర్యం లేనివి	45
మొత్తం ప్రభుత్వ పాఠశాలలు	484
రెసిడెన్షియల్ పాఠశాలలు	16
విద్యార్థులు	67,102

క్లుప్తంగా

విద్యార్థినులకు అవార్డుల అందజేత

మల్దకల్: మండలంలోని అమరవాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన జయశాలి, నందినిలు పదో తరగతిలో ప్రతిభ కనబరిచారు. ఆదివారం త్రిటీ టీవీ,, త్రిటీ సంస్థ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాసగౌడ్ విద్యార్థినులకు అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. సంస్థ నిర్వాహకులు చెన్నయ్య, వెంకటేష్, సంతోష్‌రెడ్డిలు విద్యార్థినులను అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ పద్మమ్మ, ఎంపీటీసీ గోపాల్‌రెడ్డి, హెచ్‌ఎం జానకమ్మ, ఉపాధ్యాయులు ఉన్నారు.

డాక్టర్‌ను నియమించాలి



మల్దకల్: మండలంలోని పాల్వాయిలో ఉన్న పశువైద్య కేంద్రానికి డాక్టర్‌ను నియమించాలని రైతులు కోరుతున్నారు. రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన పశువైద్య కేంద్రానికి వైద్యుడిని నియమించకపోవడంతో భవనం నిరుపయోగంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పశువులు, గొర్రెలు మృత్యువాత పడుతున్నాయని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అంగన్‌వాడీ టీచర్ ఔదార్యం



గట్టు: మండలంలోని గొర్లఖాన్‌దొడ్డి గ్రామానికి చెందిన రేణుక, రవి దంపతులు ఆర్థికసమస్యలతో ఇటీవల ఇద్దరు పిల్లలతో కలిసి క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. విషయం తెలుసుకున్న అంగన్‌వాడీ టీచర్ గౌరమ్మ బాధితురాలి ఇంటికి వెళ్లి పరామర్శించారు. వారికి నిత్యావసర సరుకులతో పాటు బియ్యం అందజేసి ఔదార్యం చాటుకుంది.

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు వినతులు



అలంపూర్: అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అబ్రహంను ఆదివారం ఉద్యమకారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. అదే విధంగా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిని కలిసి సమస్యలను విన్నవించారు. ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చేలా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

సీఎం కేసీఆర్‌కు గద్వాలకు వచ్చే అర్హత లేదు



గద్వాల రూరల్: జిల్లాకు ఇచ్చిన హామీలను నెరవేర్చని సీఎం కేసీఆర్ గద్వాలకు వచ్చే అర్హత లేదని బీజేపీ నాయకులు రాంచంద్రారెడ్డి, గడ్డం కృష్ణారెడ్డిలు అన్నారు. ఆదివారం వారు స్థానిక డీకే బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో నడిగడ్డను పూర్తిగా నిర్లక్ష్యానికి గురిచేసి 15 ఏండ్ల అభివృద్ధిని వెనకకు నెట్టారని ఆరోపించారు. రాష్ట్రం రాకముందే 90శాతం పనులు పూర్తయిన నెట్టెంపాడు ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. అదేవిధంగా ఆర్డీఎస్, గట్టు ఎత్తిపోతలు, ట్రిపుల్‌ఐటీ, మెడికల్ కాలేజీ, గుర్రంగడ్డ బ్యారేజీ, వాల్మీకి బోయలను ఎస్టీలలో చేర్చడం, ముస్లింలకు 12శాతం రిజర్వేషన్, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్, ముదిరాజులను బీసీ–ఏలో చేర్చడం హామీలు నెరవేర్చలేదన్నారు. సమావేశంలో రామాంజనేయులు, బండల వెంకట్రాములు, నాగేందర్ యాదవ్, రాజశేఖర్‌రెడ్డి తదితరరులు పాల్గొన్నారు.

విద్యా సమస్యలపై దృష్టి సారించాలి


సమావేశంలో పాల్గొన్న పీడీఎస్‌యూ నాయకులు

శాంతినగర్: విద్యా సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు హలీం పాషా, జిల్లా కార్యదర్శి హరీష్‌లు అన్నారు. వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలను సోమవారం గద్వాలకు రానున్న సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని అధికారులను కోరారు. వడ్డేపల్లిలో ఎస్సీ, బీసీ హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించాలన్నారు. శాంతినగర్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని, పాఠశాలలు, కళాశాలలు హాస్టళ్లపై నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాసులు, నరేష్, మురళీకృష్ణ, యేసేపు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేద్దాం


సీఎం సభకు రావాలని కోరుతున్న నాయకులు

శాంతినగర్: గద్వాలలో పలు కార్యాలయాల ప్రారంభం అనంతరం నిర్వహించనున్న సీఎం కేసీఆర్ సభకు మండలం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకావాలని బీఆర్ఎస్ యూత్ నాయకులు మహిపాల్‌రెడ్డి, భార్గవ్ యాదవ్, ఉత్తనూరు గౌతమ్‌రెడ్డి ఆదివారం కోరారు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఆదేశాల మేరకు వడ్డేపల్లి మున్సిపాలిటీ, మండలంలోని ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ యూత్ నాయకులు పర్యటించారు. ఇంటింటికి వెళ్లి కులసంఘాల వారిని, మహిళలు, కార్యకర్తలను కలిసి సీఎం సభకు రావాలని కోరారు.


వాల్ పోస్టర్లను విడుదల చేస్తున్న వెంకట్రామిరెడ్డి

ధరూరు: గద్వాలలో సోమవారం నిర్వహించే సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని పాగుంట ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి అన్నారు. ఇందులో భాగంగా ఆదివారం మండలంలోని నెట్టెంపాడు, నాగర్‌దొడ్డి గ్రామాలలో కార్యకర్తలు, నాయకులతో కలిసి వాల్ పోస్టర్లను ఆయన విడుదల చేశారు. ఇంటింటికి తిరిగి ఆహ్వాన పత్రాలను పంపిణీ చేశారు. సర్పంచ్‌లు ఉసేనమ్మ, ఫాతిమా, ఉప సర్పంచ్ మహేశ్వరమ్మ, ఎంపీటీసీ తిప్పమ్మ, భీంరెడ్డి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

తొమ్మిదేళ్లలో ప్రగతివంతమైన పాలన

- ఆయుష్మాన్ భారత్‌ను సీఎం కేసీఆర్ అడ్డుకున్నారు
- నాగర్‌కర్నూల్‌లో కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండే


కృష్ణానది తీర ప్రాంతంలో పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి మహేంద్రనాథ్‌పాండే తదితరులు

సాక్షి, నాగర్‌కర్నూల్: గత పాలకులు ఏడు దశాబ్దాలుగా చేయలేని ఎన్నో పనులను తమ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో సాధించిందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే అన్నారు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా ఆయన రెండు రోజుల పాటు నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటనకు ఆదివారం వచ్చారు. ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆయన మీడియాకు వివరించారు. అటల్ బిహారీ వాజ్‌పేయ్ స్ఫూర్తితో తమ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో ప్రగతివంతమైన పాలన సాగించిందన్నారు. కేంద్రం ఆయుష్మాన్ భారత్ ద్వారా రూ.5 లక్షల వరకు పేదలకు అందిస్తున్న ఉచిత వైద్యాన్ని సీఎం కేసీఆర్ తన అహంకారంతో అడ్డుకుని తీరని అన్యాయం చేశారని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రపంచ నాయకుడిగా అవతరించారని, ఇతర దేశాలన్నీ ఆయన పాలనను కీర్తిస్తున్నాయన్నారు. ఒక్క పైసా అవినీతి లేకుండా బడ్జెట్లో కేటాయించిన ప్రతిపైసాను పేదలకు పంచుతున్నామని చెప్పారు. తమ ప్రభుత్వ పాలనలో 2జీ స్పెక్ట్రం వంటి భారీ కుంభకోణాలు లేవన్నారు. దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న గత పాలకుల కన్నా ఎన్నో అంశాలను తమ ప్రభుత్వం తొమ్మిదేళ్లలోనే సాధించిందని చెప్పారు. జిల్లాలోని కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు చేపట్టిన 167కె జాతీయ రహదారితోపాటు సోమశిల– సిద్ధేశ్వరం వద్ద దేశంలోనే అతిపెద్ద డ్యాం వంతెన నిర్మాణాన్ని కేవలం రెండేళ్లలోనే పూర్తిచేయనున్నట్టు వివరించారు. ఇక్కడి ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధిపరుస్తామని చెప్పారు. బీజేపీ తొమ్మిదేళ్ల పాలనలో 53,868 కి.మీ., జాతీయ రహదారులను నిర్మించామన్నారు. 15 ఎయిమ్స్ సంస్థలు, 700 మెడికల్ కళాశాలలు, కొత్తగా 69 వేల మెడికల్ సీట్లను పెంచామన్నారు.

అభివృద్ధిలో మా భాగస్వామ్యం..

కొల్లాపూర్: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉంది.. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత బీజేపీ శ్రేణులదేనని కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే అన్నారు. ఆదివారం ఉదయం సోమశిలలోని లలితాంబికా సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సమీపంలోని కృష్ణానదిలో పడవలో ప్రయాణించారు. 167కే జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా కృష్ణానదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించారు. మల్లేశ్వరం శివారు నుంచి సంగమేశ్వరం వరకు బ్రిడ్జి నిర్మించబోయే ఏరియాను బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌రావు, నేషనల్ హైవే డీఈ అశోక్‌రెడ్డి చూపించారు. బ్రిడ్జి నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం కేంద్ర మంత్రి విలేకరులతో మాట్లాడుతూ కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతాలు పర్యాటకంగా ఎంతో అభివృద్ధి సాధిస్తాయన్నారు. భారత్‌మాల పథకంలో భాగంగా నేషనల్ హైవే, బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయించిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ రహదారి, బ్రిడ్జి నిర్మాణ సాధనకు సుధాకర్‌రావు, ఆచారి ఎంతో కృషిచేశారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఇస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, అనువైన స్థలాలుంటే పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో బీజేపీ గతం కంటే ఈసారి మెరుగ్గా ఉందని, పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగుతామని వెల్లడించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, నాయకులు రాజవర్ధన్, సుబ్బారెడ్డి, దిలీప్‌చారి, శేఖర్‌గౌడ్, రోజారమణి, కృష్ణ, బుడ్డన్న, నారాయణ, సాయికృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సర్వే అడ్డగించి వ్యక్తిపై దాడి

ధరూరు: భూమి సర్వే చేయిస్తున్న రైతుపై దాయాదులు అడ్డుకొని దాడి చేసి గాయపరిచిన సంఘటన ఆదివారం మండలంలోని రేవులపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతు శంకర్ తన పొలం రికార్డు ప్రకారం ఉందా లేదా అని తెలుసుకునేందుకు సర్వేయర్ ద్వారా సర్వే చేయిస్తున్నాడు. దీంతో అక్కడే ఉన్న గ్రామానికి చెందిన వ్యక్తులు శివయ్యతోపాటు అతని భార్య భార్య విజయలక్ష్మీలు సర్వేను అడ్డుకొని శంకర్‌పై దాడికి దిగారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు.

కారు, బైక్ ఢీ ఘటనపై కేసు నమోదు

ఉండవెల్లి: మండలంలోని అలంపూర్ చౌరస్తా సమీపంలో హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న బైక్‌ను వెనుక నుంచి కారు ఢీ కొన్న ఘటనపై ఆదివారం కేసు నమోదైంది. హెడ్‌కానిస్టేబుల్ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం బైక్‌పై వెళ్తున్న దంపతులను శనివారం రాత్రి వెనకనుంచి కారు బలంగా ఢీకొన్నది. ఈ ఘటనలో భర్తకు కాలు విరగగా, భార్య కారుణ్య సుజాత(28) అక్కడికక్కడే మృతి చెందిన విషయం విధితమే. సుజాత తండ్రి సంకటి నాగేష్ ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ అఖిల్ జైతి లకాన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పేర్కొన్నారు.

గడియారం రామకృష్ణ శర్మకు నివాళి


గడియారం చిత్రపటానికి పూలమాల వేస్తున్న చైర్మన్ బోయ చిన్న కృష్ణయ్య, ఈఓ

జోగుళాంబ శక్తిపీఠం: దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాహితీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని చైర్మన్ చాంబర్‌లో సాహితీ వేత్త డాక్టర్ గడియారం రామకృష్ణ శర్మ చిత్రపటానికి ఆలయ ఈఓ పురేందర్‌కుమార్, చైర్మన్ బోయ చిన్నకృష్ణయ్య పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. నవబ్రహ్మ ఆలయాల వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు రామకృష్ణ శర్మ అని కొనియాడారు. ఆలయాలకు తొలి చైర్మన్‌గా సేవలు అందించారని గుర్తు చేశారు. సాహితీ వేత్తగా, రచయితగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. అలంపురం ఆలయాల వైభవాన్ని వివిధ రూపాలలో ప్రపంచానికి అందించారని అన్నారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.

దంచి కొట్టిన వాన


ధరూరులో కురుస్తున్న వర్షం


బలమైన గాలుల వల్ల ఊగుతున్న చెట్లు

ధరూరు: మండలంలో ఆదివారం బలమైన గాలులతో కూడిన వర్షం కురిసింది. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు దాదాపు కుండపోత వర్షం పడ్డది. మండల కేంద్రంతో పాటు దోర్నాల, మన్నాపురం, గుడ్డెందొడ్డి, పారుచర్ల, మార్లబీడు, నీలహళ్లి, నెట్టెంపాడు, ద్యాగదొడ్డి, బూరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో వాన దంచి కొట్టింది. దీంతో పలు గుంతలలో వర్షం నిలిచింది. రోడ్లపై వర్షపు నీరు ప్రవహించింది. వాహనదారుల ఇబ్బందులు పడ్డారు.

కారు బోల్తా ముగ్గురికి గాయాలు


గుంతలోకి దుసుకెళ్లిన కారు

మానవపాడు: కారు బోల్తా పడి ముగ్గురి గాయాలైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి నంద్యాలలోని ఆత్మకూరుకు కారులో మహ్మద్, ఉమేరా, చిన్నారులు అయాన్, రియాన్, నియాన్‌లు ప్రయాణిస్తున్నారు. మానవపాడు మండలంలోని బోరవెల్లి స్టేజి సమీపంలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనాన్ని ఓవర్‌టేక్ చేసి ముందున్న రాయిని ఢీ కొని రోడ్డు కిందకు దూసుకెళ్లి బోల్తా పడింది. కారులో ఉన్న మహ్మద్, ఉమేరా, అయాన్‌లకు తీవ్రగాయాలు కాగా, రియాన్, నియాన్‌కు స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను హైవే అంబులెన్స్‌లో కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

నిధులు మంజూరైనా..తప్పని నిరీక్షణ

- ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి రూ. 1.50 కోట్లు మంజూరు


ప్రారంభంకాని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనం

అయిజ: పట్టణంలో చిరు వ్యాపారుల కోసం ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాన్ని నిర్మించింది. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు, చిరుధాన్యాలు విక్రయించుకునే వీధి విక్రయదారులు సుమారు 300 మంది రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటున్నారు. అయితే రోడ్డు పక్కన వ్యాపారం కొనసాగిస్తుండడంతో ప్రయాణికులకు అది ఆటంకంగా మారింది. వస్తువులు కొనేందుకు వచ్చిన విక్రయదారులు మోటార్ సైకిళ్లు, ఆటోలను రోడ్డు పక్కన పార్కింగ్ చేస్తుండడంతో పాతబస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ వరకు ఉన్న ప్రధాన రహదారి ట్రాఫిక్ జామ్ అవుతోంది. ట్రాఫిక్‌ను క్లియర్ అయ్యేందుకు సమయం పడుతుండటంతో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీటిని అధిగమించేందుకు అధికారులు అయిజ పట్టణంలోని అంబేడ్కర్ చౌక్‌లో వాగు పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణం చేపట్టింది.

నిధులు మంజూరు..

మున్సిపాలిటీలో నాలుగు సంవత్సరాల కిందట రూ.1.50 కోట్ల నిధులతో మొత్తం 40 గదులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన నిర్మాణం చేపట్టారు. అయితే అదనంగా ప్రహరీ నిర్మాణానికి రూ.15 లక్షలు, స్టీట్ వైడింగ్‌కు రూ.10 లక్షలు, కల్వర్టుల నిర్మాణానికి రూ. 5 లక్షలు, రీటైనింగ్ వాల్‌కు రూ.15 లక్షలు, గ్రీనరీకి రూ.3 లక్షల నిధులు 18 నెలల కిందట మంజూరయ్యాయి. వీటి నిర్మాణం నత్తనడకన కొనసాగుతోంది.

నత్తనడకన పనులు..

కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన నిర్మాణం పూర్తికాకపోవడంతో పూలు, పండ్లు, కూరగాయలు, మాంసం, ఆహార ధాన్యాలు విక్రయించే వ్యాపారులు పట్టణంలోని ప్రధాన రోడ్డు పక్కన విక్రయాలు జరుపుతున్నారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. తరుచూ ప్రమాదాలబారిన పడుతున్నారు. ఇంటిగ్రేటెడ్ నిర్మాణం పనులు త్వరగా పూర్తిచేసి ప్రారంభించాలని పట్టణవాసులు కోరుతున్నారు.

రోడ్డు పక్కన విక్రయాలు



రోడ్డు పక్కన పండ్లు కొనుగోలు చేస్తున్నాం. ప్రభుత్వం నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనం పూర్తయితే బాగుండు. అక్కడ వ్యాపారం చేసేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నిర్మాణ పనులు పూర్తి చేసి చిరు వ్యాపారులకు దుకాణాలు కేటాయించాలి.

– వీరేష్, పండ్ల వ్యాపారి, అయిజ

వ్యాపారం అంతంతే..



ప్రధాన రోడ్డు పక్కన పూలు విక్రయిస్తున్నా. పూలపై దుమ్ము, దూళి పడుతుండటంతో గిరాకీ తక్కువగా ఉంది. ట్రాఫిక్ సమస్య కారణంలో వాహనాలు నిలిపి కొనుగోలు చేసేందుకు ఇష్టపడటం లేదు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి.

– ఆలీ భాష, పూల వ్యాపారి, అయిజ

త్వరలో ప్రారంభిస్తాం..



ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనం నిర్మాణం 95 శాతం పూర్తయ్యింది. మంజూరైన నిధులతో పనులు వేగవంతం చేశాం. ఎక్కడ కూడా నాణ్యత లోపించకుండా చర్యలు తీసుకున్నాం. కొన్ని నిర్మాణదశలో ఉన్నాయి. త్వరలోనే పనులు పూర్తిచేసి ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను ప్రారంభిస్తాం.

– గోల్కొండ నర్సయ్య, మున్సిపల్ కమిషనర్, అయిజ